క్లుప్తంగా

కేజీబీవీలో తల్లిదండ్రుల సమావేశం

సత్తెనపల్లి(ముప్పాళ్ళ): పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎం.ప్రసన్నరాణి పాల్గొని ప్రభుత్వం విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. మనబడి నాడు–నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులతోపాటుగా, తల్లిదండ్రులకు అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న ఆణిముత్యాలు, ఇంగ్లిషు మీడియంలో బోధన, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, క్లాస్‌రూమ్ బేస్ అసైన్‌మెంట్, ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానెల్స్, స్మార్ట్ టీవీల ఏర్పాటు గురించి వివరించారు. సమావేశంలో ఉపాధ్యాయినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

విద్యా పథకాలను వినియోగించుకోవాలి



క్రోసూరు: ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం ఎస్.చంద్రశేఖరరెడ్డి కోరారు. మంగళవారం క్రోసూరు జెడ్పీ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. హెచ్‌ఎం మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ పేదల విద్యకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్‌బాబు, బాబూరావు, సౌజన్య పాల్గొన్నారు.

వైఎస్సార్ బీమా సాయం



ముప్పాళ్ళ: ముప్పాళ్ళలోని ఎస్సీ కాలనీలో అనారోగ్యంతో మృతి చెందిన మన్నం మరియబాబు(37) కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అందించే వైఎస్సార్ బీమా సాయాన్ని మంగళవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఎమ్‌జీఎమ్ రామలింగారెడ్డి, శిరిగిరి గోపాలరావు, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి అందించారు. మరియబాబు భార్య మరియమ్మకు తక్షణ సాయంగా మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10 వేల సాయాన్ని అందించారు. బీమా ద్వారా రూ.లక్ష సాయం అందుతుందని, మిగిలిన రూ.90 వేలు బ్యాంకు ఖాతాలో జమవుతాయని వివరించారు. అలాగే పిల్లల చదువుకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. సర్పంచ్ మెడబలిమి సతీష్, పంచాయతీ కార్యదర్శి రావిపాటినాగేశ్వరరావు పాల్గొన్నారు.

జీవన నైపుణ్యాలతో బాలికా వికాసం



అమరావతి: గుడ్ షెపర్డ్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో అగస్టీన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఏపీ గురుకుల పాఠశాలలో జీవన నైపుణ్యాల గురించి అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. బచ్పన్ బచావో ఆందోళన్ స్టేట్ కో–ఆర్డినేటర్ తిరుపతిరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ బాలికలందరూ ధైర్యంగా ఉండాలంటే జీవన నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ బాలికల కోసం పది జీవన నైపుణ్యాలు సిఫార్సు చేసిందని వివరించారు. గుడ్ షెపర్డ్ సంస్థ డైరెక్టర్ సుపీరియర్ సిస్టర్ విన్నర్ సి మాట్లాడుతూ ఆడపిల్లలు ధైర్యంగా, మంచి స్థితిలో ఉండాలంటే చదువు, నైపుణ్యాలు అవసరం అన్నారు. కార్యక్రమంలో ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఇందిరా ప్రియదర్శిని, అగస్టీన్ స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ ఝాన్సీ, గుడ్ షెపర్డ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

బక్రీద్‌కు ముస్తాబు



నకరికల్లు: బక్రీద్ పండగకు ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. గురువారం పండగను వైభవంగా నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. కుంకలగుంట, చేజర్ల, దేచవరం, చల్లగుండ్ల, నకరికల్లు, గుండ్లపల్లి, చాగల్లు తదితర గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు ఈద్గాలు, మసీదులను రంగులతో శోభాయమానంగా అలంకరించారు.

జన సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం

- చంద్రబాబు పాలన అంతా అవినీతి మయం
- ఎమ్మెల్యే నంబూరు శంకరరావు



లేమల్లెలో ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో మట్టిని సైతం దోచుకొని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారితే జగనన్న ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తూ సంక్షేమ పాలన అందిస్తోందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్పారు. లేమల్లె గ్రామంలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రతి గడపా పొందిన లబ్ధిపై ముద్రించిన బుక్‌లెట్లను అందించారు. స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ లేమల్లె గ్రామంలో రూ.12 కోట్ల మేర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వివరించారు. దీనిలో రూ.10.85 కోట్లు సంక్షేమ పథకాలకు, రూ.1.09 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. 104 మందికి జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించామని పేర్కొన్నారు గత ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లబుచ్చితే.. సీఎం జగన్ ప్రతి ఇంటికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో గ్రామంలో క్వారీలు పెట్టి ప్రజలను బెదిరించి మరీ దోచుకున్నారని గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచ్, ఇతర నాయకులు ఎక్కడా అవినీతి జరక్కుండా అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించారన్నారు. అందుకే ఏ ఇంటికి వెళ్లినా సంతృప్తి వ్యక్తమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. సుమారు 300 గడపలకు వెళ్లిన నంబూరు శంకరరావు మళ్లీ సంక్షేమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కోట హరిబాబు, సర్పంచ్ ఉగ్గం పున్నమ్మ, ఉపసర్పంచ్ చిలకా నాగులు ఎంపీటీసీ షేక్ నాగుల్‌మీరావలి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు మంగిశెట్టి శ్రీనివాసరావు, ఎండ్రాయి సర్పంచ్ నాయుడు రాంబాబు, మండల సచివాలయ కన్వీనర్ భవిరిశెట్టి హనుమంత రావు, వైఎస్సార్ సీపీ నాయకులు మంగిశెట్టి కోటేశ్వరరావు, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి నిమ్మా విజయసాగర్‌బాబు చిలకా సాంబయ్య, వీరరాఘవయ్య, యలమందయ్య, దేవసహాయం, వర్ల శ్రీను, సునీల్, శ్రీకాంత్, వెంకట్, సైదావలి శంకర్, నూకారావు పాల్గొన్నారు.

లేమల్లెలో సంక్షేమ పథకాల ప్రయోజనం ఇలా..

పథకం	లబ్ధిదారుల సంఖ్య	చేకూరిన లబ్ధి(రూ.కోట్లలో)
వైఎస్సార్ ఆసరా	671	1.08
వైఎస్సార్ రైతు భరోసా	314	1.10
జగనన్న అమ్మఒడి	310	1.15
వైఎస్సార్ చేయూత	289	1.62

(విద్యా, వసతి దీవెన ద్వారా రూ.74 లక్షలు, పెన్షన్ కానుక ద్వారా 558 మందికి రూ.3.92 కోట్లు అందించారు.)

నేడు గడప గడపకు మన ప్రభుత్వం

లేమల్లె గ్రామంలో బుధవారం రెండో రోజు కూడా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తారని ఎంపీడీఓ మాధురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారని వివరించారు.

పలుదేవర్లపాడులో జగనన్న సురక్ష



పలుదేవర్లపాడులో సర్వేను పరిశీలిస్తున్న రామలింగారెడ్డి

పలుదేవర్లపాడు(ముప్పాళ్ళ): పలుదేవర్లపాడు గ్రామంలో జరుగుతున్న జగనన్న సురక్ష సర్వేను వైఎస్సార్‌సీపీ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ ఎమ్‌జీఎమ్ రామలింగారెడ్డి మంగళవారం పరిశీలించారు. సర్వేలో భాగంగా వలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఇళ్ళకు వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలు తీరుతెన్నులను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కంభంపాటి కెజియారాణి, వైఎస్సార్ సీపీ నాయకులు శిరిగిరి గోపాలరావు, నక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్దకే మెరుగైన వైద్యసేవలు

డెప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్



నందిగామలో వైద్యసేవలను పరిశీలిస్తున్న డెప్యూటీ డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్

సత్తెనపల్లి(ముప్పాళ్ళ): గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటి వద్దకే మెరుగైన వైద్యసేవలందించటమే ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఉద్దేశమని డెప్యూటీ డీఎంహెచ్‌ఓ జి.చంద్రశేఖర్ చెప్పారు. సత్తెనపల్లి మండలంలోని నందిగామ, ముప్పాళ్ళ మండలంలోని ఇరుకుపాలెం శివారు రామకృష్ణాపురం గ్రామాల్లో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. కార్యక్రమం పేద, మధ్య తరగతి ప్రజల పాలిట వరంగా మారిందన్నారు. రోజూ ఒక గ్రామాన్ని సందర్శించి అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి వైద్యసేవలతో పాటుగా, దీర్ఘకాలిక రోగాలతో మంచానికే పరిమితమైన వారికీ మెరుగైన వైద్య సేవలందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో వైద్యులు అనూష, జయకృష్ణ, సూపర్‌వైజర్లు జె.సంపూర్ణదేవి, ఆయా గ్రామాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గర్నెపూడిలోని ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో వైద్యులు యు.శ్రీలక్ష్మీకవిత, ఎంఎల్‌హెచ్‌పీ బి.రత్నప్రభ వైద్య సిబ్బంది పాల్గొని 163 మందికి వైద్య సేవలందించారు.

లానేస్తం అమలుపై న్యాయవాదుల హర్షం



బార్ అసోసియేషన్ ముందు హర్షం వ్యక్తం చేస్తున్న లీగల్‌సెల్ న్యాయవాదులు

నరసరావుపేట: లా నేస్తం అమలు ద్వారా జూనియర్ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ న్యాయవాదులు పేర్కొన్నారు. అర్హులైన జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం పథకం అమలుచేస్తూ నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదికి రూ.60 వేలు, మూడేళ్లకు రూ.1.80 లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి స్థానిక న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం లా నేస్తం నిధులు విడుదల చేసినందుకు గాను మంగళవారం బార్ అసోసియేషన్ హాలు వద్ద వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముఖ్యమంత్రి చేస్తున్న సహాయాన్ని హర్షించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు ఏపీపీ కాకుమాను బాలహనుమంత రెడ్డి, పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు ఆరేకూటి శ్రీనివాస్‌రెడ్డి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, ఏజీపీ గాలి జైప్రకాష్, ఏపీపీ బుచ్చి దంతాచారి, న్యాయవాదులు వై.సీతారామరెడ్డి, ఆర్.శ్రీనివాసరావు, సింగం చంద్రశేఖర్, ఎం.రాజా, మల్లెల అశోక్, ఎస్వీ రమణారెడ్డి, కళ్ళం శ్రీనివాస్‌రెడ్డి, షరీఫ్, రాజేష్, గంట రాజేష్, ఏడుకొండలు పాల్గొన్నారు.

కొత్త తహసీల్దార్ కార్యాలయ భవన పరిశీలన



సత్తెనపల్లి(ముప్పాళ్ళ): పట్టణంలో ప్రారంభానికి సిద్ధమైన కొత్త తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం పరిశీలించారు. పనులు ఎంత మేర పూర్తయ్యాయో పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మార్గాన్ని నిర్మించి, వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని ఆదేశించారు. అన్ని పనులూ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఆయనతోపాటు తహసీల్దార్ సురేష్, మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు, రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు, రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కరరెడ్డి ఉన్నారు.

మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నేడు

సత్తెనపల్లి(ముప్పాళ్ళ): సత్తెనపల్లి పురపాలక సంఘం సభ్యుల అత్యవసర సమావేశం ఈనెల 28న జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కె.షమ్మీ మంగళవారం తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరుకావాలని కోరారు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సహకరించాలి

సత్తెనపల్లి (ముప్పాళ్ళ): బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ సహకరించాలని మండల న్యాయసేవాధికార కమిటీ సభ్యులు దివ్వెల శ్రీనివాసరావు కోరారు. స్థానిక 5వ సచివాలయం పరిధిలోని అట్లూరివారివీధిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్ డి.నాగవెంకటలక్ష్మి సూచనల మేరకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆ ప్రాంతంలోని తల్లిదండ్రులతో అధికారులు మాట్లాడారు. బడిఈడు పిల్లలను పాఠశాలలకు పంపాలని సూచించారు. పనులకు పంపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్లు షేక్ సుభాని, షేక్ ఖాజావలి, కార్మికశాఖ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

త్రైత సిద్ధాంత భగవద్గీతపై ప్రచారం

అమరావతి: దిడుగు, మల్లాది, పొందుగల గ్రామాలలో మంగళవారం శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద రాసిన త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచార కార్యక్రమాన్ని నర్సారావుపేట త్రైత సిద్ధాంత ప్రబోధ సేవాసమితి నిర్వహించింది. సంస్థ అధ్యక్షుడు ఘడియం పెద్దరెడ్డి, రాజశేఖర్, రమేష్, వెంకటేశ్వర్లు, చిన్నవెంకయ్య, భాస్కరరావు, పోతురాజులతో కలిసి ఈ ప్రచారాన్ని నిర్వహించారు.

అత్యాచారం కేసు నమోదు

యడ్లపాడు: యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిపై యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అత్యాచారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యడ్లపాడు మండలం ఉన్నవకు చెందిన యువతిని అదే ప్రాంతవాసి దంటు సంగీత్ కుమార్ నాలుగేళ్లుగా ప్రేమ పేరుతో వేధించసాగాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి మత్తుమందు ఇచ్చి మోసం చేశాడు. వాటిని వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు లోబరుచుకుని, చివరకు మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడంటూ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువతి ఇచ్చిన ఫిర్యాదును మంగళవారం అత్యాచార కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు వెల్లడించారు.

ఉపాధ్యాయులే మార్గ నిర్దేశకులు



ఉపాధ్యాయులను సత్కరిస్తున్న ముప్పాళ్ల వెంకటేశ్వర్లు తదితరులు

అచ్చంపేట: ఉపాధ్యాయులే భవిష్యత్ మార్గనిర్దేశకులని రిటైర్డ్ సెంట్రల్ బ్యాంకు మేనేజర్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో పదోతరగతి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి కారణమైన ఉపాధ్యాయులను 10 గ్రాముల సిల్వర్ కాయిన్స్, శాలువా, జ్ఞాపికలతో ఆయన మంగళవారం సత్కరించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తన తండ్రి ముప్పాళ్ల గోపాలకృష్ణమూర్తి ఇదే పాఠశాలలో 35 ఏళ్లపాటు ఉపాధ్యాయునిగా పనిచేశారన్నారు. ఎందరో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన ఆయన శతజయంత్యుత్సవం సందర్భంగా గురువులను సత్కరించడం తన బాధ్యతగా భావించానని పేర్కొన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకూ సిల్వర్ కాయిన్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠశాలకు ఎలక్ట్రానిక్ బెల్‌ను అందించారు. గతంలోనే ఓ ఎలక్ట్రానిక్ బెల్ అందించామని, ఉపాధ్యాయుల కోరిక మేరకు ఇప్పుడు రెండో బెల్ అందించినట్టు వివరించారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో పాఠశాల నుంచి ఒకేసారి బదిలీ అయిన 17 మంది గురువులను సత్కరించారు. పాఠశాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించి బదిలీ అయిన హెచ్‌ఎం పి.లక్ష్మీనారాయణను పలువురు ప్రశంసించారు. కార్యక్రమంలో కొత్త హెచ్‌ఎం సీహెచ్ కళ్యాణి, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి పి.పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు గనుపల్లి సతీష్‌బాబు, కోశాధికారి కొప్పురావూరి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటర్ సూరే సంపత్ పాల్గొన్నారు.

విత్తనాలు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు

నరసరావుపేట రూరల్: విత్తనాలను అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సహాయ వ్యవసాయ సంచాలకులు పి.మస్తానమ్మ తెలిపారు. పట్టణంలోని విత్తన దుకాణాలు, ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసుల్లో మంగళవారం ఏడీఏ మస్తానమ్మ, ఏఓ వి.నరేంద్రబాబులు తనిఖీలు నిర్వహించారు. విత్తన దుకాణాల్లోని రిజిస్టర్లను పరిశీలించారు. ఎంఆర్‌పీ రేట్లకు మించి అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని దుకాణాల నిర్వాహకులకు స్పష్టం చేశారు. రైతులకు కనిపించే విధంగా ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు.

‘స్నేహహస్తాలు’ సేవాభావం భేష్

ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత్త సాంబశివరావు



స్నేహ హస్తాలు సంస్థ నిర్మించిన తాత్కాలిక ఇళ్లను ప్రారంభిస్తున్న దృశ్యం

అచ్చంపేట: అగ్నిప్రమాద బాధితులకు యుద్ధప్రాతిపదికన రూ.4.50 లక్షలతో తాత్కాలిక ఇళ్లు నిర్మించి ఇచ్చిన స్నేహహస్తాలు సేవలు అభినందనీయమని ఇస్రో రిటైర్డ్ శాస్త్రవేత చందు సాంబశివరావు చెప్పారు. మండలంలోని పెదపాలెంలో ఈనెల 14న జరిగిన అగ్నిప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు నిర్మించిన తాత్కాలిక ఇళ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్నేహహస్తాలు సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీటీసీ విజయప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగి 14 ఇళ్లు కాలిపోగా వారందరికీ ప్రభుత్వం తక్షణ సహాయం అందజేయడమే కాకుండా పక్కా గృహాలు కూడా మంజూరు చేసిందని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మరికొన్ని సేవా సంస్థలు ముందుకు వచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డాయని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం ఇళ్లు నిర్మించేంత వరకు బాధితులు ఉండేందుకు స్నేహ హస్తాలు సంస్థ మేమున్నామంటూ రూ.4.50 లక్షలతో పూర్తిగా కాలిపోయిన ఆరు కుటుంబాలకు తాత్కాలికంగా రేకులు షెడ్లు నిర్మించి ఇవ్వడం అభినందనీయమన్నారు. తన వంతుగా బాధిత కుటుంబాలకు వంటసామగ్రి పంపిణీ చేశారు. మంటలలో చిక్కుకుని మృతి చెందిన చిన్నారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసి తీవ్రంగా గాయపడిన దాములూరి మేరమ్మ వైద్యఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అందజేశారు. కార్యక్రమంలో అమెరికా నుంచి వచ్చిన స్నేహ హస్తాలు సభ్యురాలు గడ్డిపాటి షర్మిల, గ్రామ సర్పంచ్ నెల్లూరి హరిబాబు, ఎంపీటీసీ నెల్లూరి శివకుమారి, మాజీ సర్పంచ్ ఎన్ చంద్రబాబు, స్నేహ హస్తాలు ప్రతినిధి తాయి కరిముల్లాబాబు, తుమ్మా కౌర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

82 మందికి వైద్య పరీక్షలు



రెడ్డిగూడెంలో అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలను పరీక్షిస్తున్న వైద్యాధికారి

రాజుపాలెం: రెడ్డిగూడెంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా మంగళవారం వైద్య సేవలు అందించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ వి.రవితేజనాయక్ 82 మందికి వైద్య పరీక్షలు చేశారు. మందులను అందించారు. 20 మందికి బీపీ, 19 మందికి షుగర్ మందులను అందజేశారు. అంగన్‌వాడీకేంద్రానికి వెళ్లి నలుగురు గర్భిణులను, ఇద్దరు బాలింతలను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. మంచానికే పరిమితమైన వారి ఇళ్లకు వెళ్లి పరీక్షించి మందులను అందించారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీ జోత్స్న, ఏఎన్‌ఎం ప్రమీల, హెల్త్ అసిస్టెంట్ హుస్సేన్, డీఈఓ పూర్ణచంద్రరావు, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్, ఆశా కార్యకర్తలు భ్రమరాంబ, ఎస్తేర్‌రాణి తదితరులు పాల్గొన్నారు.

కొండకు పండుగొచ్చింది

- ముస్తాబైన వినుకొండ
- రేపు తొలి ఏకాదశి పర్వదినానికి ఏర్పాట్లు పూర్తి
- ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ
- భారీగా భక్తులు వచ్చే అవకాశం
- అఖండ జ్యోతి ప్రజ్వలనకు ఏర్పాట్లు



రామలింగేశ్వర స్వామి ఆలయం

వినుకొండ(నూజెండ్ల): తొలి ఏకాదశి పర్వదినం వేడుకలకు వినుకొండ కొండపై వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. పూర్వం రావణబ్రహ్మ సీతాదేవిని అపహరించుకొని పోతున్న సమయంలో వినుకొండ కొండపైన జటాయువు ఆయనతో యుద్ధం చేసి ప్రాణాలు కోల్పోయింది. సీత జాడ విని శ్రీరామునికి సీత జాడ తెలియజేసింది. దీంతో సీత జాడ విన్న కొండగా కాలానుగుణంగా వినుకొండగా ప్రసిద్ధి చెందింది. అయితే శ్రీరాముడు చేత ప్రతిష్ఠించబడిన శివలింగం నేటికీ పూజలందుకుంటుంది. కొండపైన రామలింగేశ్వరునికి ప్రతి ఏటా తొలి ఏకాదశి పర్వదినం రోజున భారీ తిరునాళ్ల జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 29వ తేదీన తిరునాళ్లను వైభవంగా నిర్వహిస్తున్నారు.

కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం

స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వినుకొండ కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.30 కోట్ల వ్యయంతో కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో భక్తులకు 24 గంటలు దర్శనం అందేలా చర్యలు చేపట్టారు. తిరునాళ్లకు చుట్టు పక్కల గ్రామాల నుంచి 2 లక్షలకు పైగా భక్తులు రానుండటంతో విస్తృత ఏర్పాట్లు చేశారు.

ద్వితీయ అఖండ జ్యోతి ప్రజ్వలన

తమిళనాడులో అరుణాచలం వద్ద గల తిరువన్నావలైలో 72 ఏళ్ల క్రితం అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. భారతదేశంలో అదే పెద్ద అఖండ జ్యోతి. తరువాత హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో వినుకొండ కొండపైన గత తొలి ఏకాదశి పర్వదినం రోజున అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ద్వితీయ ఏడాది కూడా అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెయ్యి కిలోల ఆవు నెయ్యితో 650 మీటర్ల ఒత్తితో అఖండ జ్యోతి వెలిగించనున్నారు. ఈ అఖండ జ్యోతి 21 కిలోమీటర్ల వరకు భక్తులు దర్శించే అవకాశం ఉండటంతో భక్తులకు జ్యోతి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు

ఘాట్ రోడ్డు నుంచి కొండ పైకి వెళ్లే భక్తుల కోసం పైవరకు బారికేడ్ల నిర్మాణం, ప్రతి 250 మీటర్లకు తాగునీటి సౌకర్యం, మజ్జిగ, భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులకు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, దేవదాయ, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించి వెయ్యి మందికి పైగా సిబ్బంది భక్తుల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నిబంధనలను విధించారు.

ప్రత్యేక బస్సుల ఏర్పాటు

వినుకొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో 30 బస్సులను కొండపైకి నడుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్, కొండ కింద నుంచి నేరుగా దేవాలయం వద్దకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.

భారీ విద్యుత్ ప్రభలు

తిరునాళ్లకు 10కు పైగా భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు కొండపైకి విద్యుత్ లైట్ల అలంకరణతోపాటు స్వామివారి కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం, ఎల్ఈడీ స్క్రీన్లపై ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్, వీఐపీలకు, వాహనాలకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నారు.

పటిష్ట బందోబస్తు

తిరునాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 500 మంది పోలీసులు, 250 మంది మున్సిపల్ సిబ్బంది సచివాలయాల ఉద్యోగులు భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.



కొండపై ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి